Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 38

(Feb. 10, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 38

(Feb. 10, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. ...

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 10—2—47 సోమవారం [సంచిక 38

కమ్యూనిస్టు ఖైదీల నిరశనవ్రతం

రంగూన్, ఫిబ్రవరి 8

బర్మా ప్రభుత్వ నిర్బంధ విధానానికి గురియై జైళ్ళలో వున్న 'ఎర్రజెండా' కమ్యూనిస్టులు 150 మంది పదిహేను రోజులనుండి నిరశనవ్రతం చేస్తున్నారు. వారిస్థితి చాలా ప్రమాదకరమైన దశలో వుందని నిర్బంధ వ్యతిరేక సమితి కన్వీనరు థాకిన్ శ్యామీన్ ప్రకటిస్తున్నారు.

ప్రభుత్వానికి పోలీసు నిర్బంధ చర్యంపై వెంటనే విచారణ జరిగించి, ఉపవాసవ్రతంలో వున్నవారి ఇబ్బందులను తీర్చాలని సమితి తెలియజరచింది.

వైద్యవిద్యార్థుల సమ్మె

మద్రాసు, ఫిబ్రవరి 8

మద్రాసులోని స్కూల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ విద్యార్థులు 384 మంది జనవరి 16న ప్రారంభించిన సమ్మెను ఇంకా సాగిస్తూనే వున్నారు.

ప్రభుత్వం, న్యాయమైన కోరికలను అంగీకరించడానికి అనవసరంగా కాలయాపనచేసి సమ్మె దీర్ఘకాలం జరిగేటట్లు చేస్తూంది.

ఆర్డినెన్సుతో ప్రజల అసంతృప్తి చల్లారదు

పౌరహక్కులను నిర్మూలించరాదు
మదరాసు అసెంబ్లీ చర్చ

మదరాసు, ఫిబ్రవరి 8

మద్రాసు ఆర్డినెన్సును వెంటనే ఉపసంహరించుకోవాలని, అరెస్టయిన వారినందరిని విడుదల చేయాలని కామ్రేడ్ వెంకటేశ్వర్లు ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ ఈరోజు కూడ కొనసాగింది.

నిన్నటిచర్చ

వడేశ మొదలియారు తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ దేశంలో ఏర్పడిన తిండి గుడ్డ కరువును, విపరీతమైన ధరలను కమ్యూనిస్టులు ఉపయోగించుకొన్నారన్నాడు మంత్రివర్గాన్ని విమర్శించకండని కాంగ్రెస్‌వాదులను ప్రార్థించినాడు. వ్యక్తిస్వతంత్రం పోతున్నదంటే, ఈ ఆర్డినెన్సు మూలకంగా కార్మికులను కమ్యూనిస్టులనుండి రక్షించడానికే ప్రయత్నించామని ఒక విచిత్రమైన వాదం చేశాడు.

దేశంలోని కరువుమూలకంగా ఏర్పడిన అసంతృప్తిని మరింత రెచ్చగొడుతున్నారని యస్. యమ్. ఆర్. సుబ్రహ్మణ్యం ఆరోపించాడు. దౌర్జన్య కార్యాలకు కమ్యూనిస్టులు పూనుకుంటున్నారన్నాడు. తర్వాత ముస్లిములకు అన్యాయం జరగకూడదంటూ ఉపన్యసించాడు.

గోవిందమీనన్ ఇలా అన్నారు: "ఆర్డినెన్సు చేయబోతున్నామని బయటికిచెప్పి ఉంటే కమ్యూనిస్టులు మాయమైపోయి రహస్యంగా పనిచేసేవారు. కమ్యూనిస్టుపార్టీ చక్కని నిర్మాణం, సమర్థత, దేశవ్యాపిత సంస్థాపటిమగలది. వారు ఆందోళన క్రమబద్ధంగా నడుపుతారు. తమపార్టీ బలంచేకూర్చే ఏ పద్ధతినైనా అవలంబిస్తారు." అన్నాడు. "భూస్వామి విధానానికి కమ్యూనిస్టులు వ్యతిరేకమైతే కాంగ్రెస్‌వాదులుకూడ వ్యతిరేకమే" నన్నారు, కాని కమ్యూనిస్టులు దౌర్జన్యానికి దిగుతున్నారంటూ ఆరోపించి ఆర్డినెన్సు అవసరమన్నారు.

పౌరహక్కులకిది భంగకరం

బేగం అమీరుద్దీన్ ఇలా అన్నది:

"ఈ ఆర్డినెన్సు పౌరహక్కులకే కనులిమి వేస్తున్నది. మానవుల సామాన్య ప్రాథమిక హక్కులపై ఇది దాడిచేస్తున్నది. ఇది ఏమాత్రం సమర్థనీయంకాదు. కమ్యూనిస్టుల మీద అభిమానంతో కాదుగాని, ప్రజల అమూల్యహక్కులకు ప్రమాదం ఏర్పడింది గనక దీనిని నేను ఖండిస్తున్నాను."

"ఆర్డినెన్సును సమర్థిస్తూ ప్రధానిచేసిన ఉపన్యాసం ఏమాత్రం అంగీకార యోగ్యంగా లేదు. ఎప్పుడో జరిగిన సంఘటనలగూర్చి ఆయన వివరించాడు. ఇంతటి తీవ్రశాసనం చేయబూనుకున్నప్పుడు శాసనసభ అభిప్రాయాన్ని ఆయన తెలుసుకోవలసింది. కమ్యూనిస్టులు రహస్యంగా పనిచేస్తారనడం సరికాదు, ఈరోజుల్లో ఏసంస్థకూ రహస్యంగా పనిచేయడం సాధ్యంకాదు.

"కేవలం తమ పార్టీ సభ్యులను క్రమశిక్షణ పేర వ్యతిరేకించకుండా చేయడానికే ఇలా ఆర్డినెన్సును ప్రకటించారు. ఈ ఆర్డినెన్సును అమలుజరిపింతర్వాత, రాష్ట్రాన్ని ఉన్నత ప్రజాతంత్ర ఆదర్శాలతో పరిపాలిస్తున్నామని చెప్పడంలో అర్థంలేదు."

వి. బి. మునుస్వామిపిళ్ళెగారు మాట్లాడుతూ భూస్వాములకు కౌలుదార్లకు మధ్య సద్భావం పోయిందని విచారపడ్డారు. కాని అందుకు కమ్యూనిస్టులు కాక భూస్వాముల దౌర్జన్యాలే కారణమన్న సంగతిని ఆయన గమనించలేదు. ఈయన ఆర్డినెన్సుకు స్వాగతమిచ్చారు.

ఇతర పార్టీలను అణచడానికే ఆర్డినెన్సు

హమీద్‌ఖాన్‌గారిలా అన్నారు:

"ఈ ఆర్డినెన్సు శాంతిరక్షణకంటె తమకు వ్యతిరేకమైన రాజకీయ పార్టీలను అణచడానికి ఉద్దేశింపబడింది. కమ్యూనిస్టులకు పలుకుబడి హెచ్చిందంటే అదెందుకో ప్రభుత్వం ఆత్మపరీక్ష చేసుకోవాలి. ఆర్డినెన్సులతో కమ్యూనిస్టులను అణచడానికి ప్రయత్నించక ప్రజలకున్న బాధలను తొలగించేందుకు తమ శక్తిని వినియోగించాలి.

"ఒక వారంలో శాసనసభ సమావేశమవుతుండగా ఇలాంటి ఆర్డినెన్సు చేయడంవల్ల, ప్రభుత్వం నిరంకుశ నియంతృత్వపద్ధతిని అవలంబిస్తున్నట్లు కనిపిస్తుంది. దృఢతరమైన ప్రభుత్వం అవసరంకాని, ఆప్రభుత్వం న్యాయవంతమైనదిగాకూడ ఉండాలి. ఇలాంటి "చట్టవిరుద్ధమైన చట్టాలను" చేసేదిగా ఉండరాదు, న్యాయదృష్టితో ఉన్న శాసనాలను ఉపయోగించాలి.

"దేశంలో అశాంతి ఎందుకుందో ఆలోచించాలి. ప్రభుత్వం ఒకొక్క వర్గాన్నే గోల్పుతూ ప్రజల్లో అసంతృప్తిని రేపింది. అందుతో అశాంతి రేకెత్తింది. ప్రభుత్వం మైనారిటీల అవసరాలను అలక్ష్యంగా చూస్తున్నది."

చర్చలో వాగ్వాదం

అధ్యక్షుడు: "ఈ ఆర్డినెన్సు ముస్లిములకు వ్యతిరేకం కాదుగదా?"

హమీద్‌ఖాన్: "ఇది రెండువిధాలా ఉపయోగించవచ్చు. దీనికి చాల అంచులున్నవి"

వైద్యనాథయ్యర్: "ఎవరి కిన్వయించుకుంటే వారికే సరిపోతుంది.

హమీద్‌ఖాన్: "మీరప్పటికే ఇరుమతాల సద్భావం చెడగొట్టేంత మాట్లాడారు. ఈ ఆర్డినెన్సును కమ్యూనిస్టులపైనేగాక అమాయకులమీదకూడ ఉపయోగించ వీలుంది.

కల్లూరి సుబ్బారావు: "దుర్మార్గం చేస్తే ముస్లింలీగుమీదకూడా."

హమీద్‌ఖాన్: "కాని ఇప్పటికి దుర్మార్గం చేస్తున్న కాంగ్రెసువాదులమీదమాత్రం ఇది ఉపయోగించబడదు."

ప్రధాని ఇంతలో జోక్యం కల్పించుకొని వాగ్వాదాలు చేయకండని విజ్ఞప్తి చేశారు. వైద్యనాథయ్యర్ తాను హిందూ - ముస్లిం విద్వేషాలను రేపలేదని ప్రకటించాడు. ఇస్మాయిల్ సాహెబు వైద్యనాథయ్యర్ ప్రకటనగూర్చి ఒక వివరణ ప్రకటించాడు.

అశాంతికి కారణాలు చూడాలి

మహబూబ్ అలీబేగ్ ఇలా అన్నాడు:

"ప్రభుత్వం రాష్ట్రంలో [illegible] అశాంతికి మూలకారణాలేవో చూడ[illegible], వానిని తొలగించేందుకు తీవ్ర ప్రయత్నమేదీ చేయలేదు. ఇప్పుడున్నచట్టాలుచాలు. ఈ ఆర్డినెన్సు అనవసరం. ప్రచారంచేసి ప్రజల్లో ప్రభుత్వ కార్యకలాపాలపై విశ్వాసం కల్పించాలిగాని ఆర్డినెన్సులు పెట్టరాదు." శాంతిరక్షణకై న్యాయంగా జరిపే ఏకార్యంలోనైనా తాము ప్రభుత్వంతో సహకారం చేస్తామన్నాడు.

ఈరోజు చర్చ

మజీద్ ఆర్డినెన్సును వ్యతిరేకిస్తూ ఇలా అన్నాడు: "ఈ ఆర్డినెన్సు ఏమాత్రం సమర్థనీయంకాదు. దేశంలో పరిస్థితి విషమించిందంటే, ప్రభుత్వం శాసనసభ అభిప్రాయం తీసికోవలసింది. ఇలా నిరంకుశంగా ఆర్డినెన్సు చేయడం శాసనసభప్రతిష్ఠకు భంగకరం, కేవలం ఈ ఆర్డినెన్సులోని సూత్రాలనుచూస్తే ఇదిఏమాత్రం న్యాయమయినది కాదు. క్రమశిక్షణపేరనే కాంగ్రెస్ సభ్యులు దీనిని బలపరుస్తున్నారు."

పోలీసుల రిపోర్టులపై ఆధారపడడం న్యాయంకాదు

"ప్రధాని ప్రకటన కేవలం పోలీసుల రిపోర్టులమీదనే ఆధారపడింది. వానిమీద ఆధారపడి ఆర్డినెన్సును అమలుపరచవచ్చునా? ఆర్డినెన్సు పెట్టి దానికి ముందు నిష్పాక్షికమైన విచారణ జరపవలసింది. ఇంత తొందరపడి ఆర్డినెన్సు చేశారంటే, ప్రజా ప్రతినిధులైన సభ్యులపై ప్రభుత్వానికి విశ్వాసం పోయినట్టు కనిపిస్తుంది. కమ్యూనిస్టులు బలపడుతున్నట్లుతెలుస్తుంది. ఇలాంటి ఆర్డినెన్సులతో ప్రజల అసంతృప్తి చల్లారదు. ఈ పద్ధతులు పూర్వం విఫలమయ్యాయి."

తర్వాత సుబ్రహ్మణ్యం ఆర్డినెన్సును బలపరుస్తూ మాట్లాడుతూ, మాయవరం కాంగ్రెసువాది నారాయణస్వామిని ఈ ఆర్డినెన్సు క్రింద అరెస్టు చేశారని ఆయన్ను విడుదలచేసి చెప్పాడు. ఈ ఆర్డినెన్సు ఎలా ప్రజా సంస్థలపై పోలీసులు ఉపయోగిస్తున్నారో నారాయణస్వామి అరెస్టే తెలుపుతున్నదని మాత్రం ఈయన గ్రహించలేకపోయాడు. తర్వాత కె. వరదాచారి మొదలైనవారుమాట్లాడారు. ప్రధాని చర్చకు సోమవారం జవాబు చెబుతానన్నారు.

ఆర్డినెన్సు ప్రజారిష్టకరం

తెల్లిచేరి మునిసిపల్ కౌన్సిల్ నిర్ణయం

తెల్లిచేరి, ఫిబ్రవరి 1

నిన్న సాయంకాలం తెల్లిచేరి మునిసిపల్ కౌన్సిలు అత్యవసర సమావేశం జరిగింది. చైర్మన్ బూయాబే అధ్యక్షత వహించాడు. మద్రాసు ప్రజారక్షణ ఆర్డినెన్సు ప్రజల పౌరసత్వ హక్కులను అణచివేస్తూ, పోలీసులకు విశేషాధికారాలిస్తూందని ఖండించి దానిని వెంటనే ఉపసంహరించాలనికోరుతూ తీర్మానించారు.

వలయూర్ రాజకీయ మహాసభ తీర్మానం

తిరుచునాపల్లి, ఫిబ్రవరి 3

నిన్నను తిరుచునాపల్లిలో వలయూర్ రాజకీయమహాసభ జరిగింది, అధ్యక్షులయిన కోడుమూడి రాజగోపాలన్‌గారు ఆర్డినెన్సు ప్రకటన ప్రజాతంత్ర విరుద్ధం అని చెప్పారు. దానిని వెంటనే రద్దుచేయాలనికోరుతూ తీర్మానించారు.

ప్రజాపీడకులకు ఆర్డినెన్సువరప్రసాదం

మన్నార్గుడి, ఫిబ్రవరి 2

మన్నార్గుడి రివెన్యూడివిజన్ మిరాశీదార్ల అసోసియేషను కమలాపురం మిరాశీదారు రావుబహదూర్ ఆర్. రామస్వామి అయ్యంగారి అధ్యక్షతన సమావేశమై మద్రాసు ప్రజారక్షణ ఆర్డినెన్సును అభినందిస్తూ తీర్మానించారు.

ప్రజలబాధలుతీర్చడంలేదు

కాంగ్రెస్ ప్రభుత్వాలపై కాంగ్రెసు అధ్యక్షునికి ఫిర్యాదులు

లోహర్‌దాగా (రాంచీ) ఫిబ్రవరి 7

ఇక్కడ జరిగిన బహిరంగసభలో ఉపన్యసిస్తూ, కాంగ్రెసు అధ్యక్షుడు ఆచార్య కృపలానీ ఇలా అన్నారు:

"కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆహారం, గుడ్డ కరువులను నిర్మూలించేందుకు, దొంగ వర్తకాన్ని-లంచగొండితనాన్ని రూపుమాపేందుకు ప్రబలనుకున్నంతగా ఏమీ చేయడంలేదని ఎందరో నాకు ఫిర్యాదులు పంపుతున్నారు. లంచగొండితనాన్ని రూపుమాపేందుకు సంఘ బహిష్కారం బాగా పనికివస్తుంది. దొంగ వర్తకులు ప్రజలలోనివారే. వారే ప్రభుత్వోద్యోగులకు లంచాలిస్తుంటారు. వారిని సాంఘికంగా బహిష్కరించడం మలభం."

మంత్రులు మతకలహాల విషయం చూచుకుంటూ ఈ ఆహార వస్త్రాదుల విషయమై చూచుకోలేక పోయారన్నాడు. మత సామరస్యంతో ప్రజలు మెలగాలని కృపలానీగారు విజ్ఞప్తి చేశారు.

తిండికి బియ్యం వంటకు కట్టెలు

కావాలని కర్నూలు ప్రజల ఆందోళన

కర్నూలు, ఫిబ్రవరి 6

విన్నను అన్నికులాలకు మతాలకు చెందిన స్త్రీ పురుషులు వేయిమందికిపైగా తలక్టరు బంగాళావద్దకు పెద్దవూరేగింపుగా వెళ్ళి తిండిరేషన్ హెచ్చాలని డిమాండు చేశారు.

కలక్టరుకు అనారోగ్యంగా వున్నదనిచెప్పి డిప్యూటీ తహసీల్దారు, ఇతర ఆఫీసర్లువచ్చి ప్రజలను వెళ్ళిపొమ్మన్నారు. ప్రజల తరపున వారికోరికలను తెలుపుతూ మహజరు ఇవ్వబడింది. రేషనులో ఇచ్చే మొక్కజొన్న నిలిపివేసి, ఆభాగం బొక్కు ఇప్పించాలనికోరారు. పంటచెరకు దొంగమార్కెటు దరకు తప్ప దొరకడంలేదు. కనక దానిని కంట్రోలురేట్లకు సప్లయి చేయాలన్నారు.

అధికారులు వారికోరికలను గురించి శ్రద్ధ తీసుకొంటామని హామీయిచ్చినారనే వారు కదిలారు.

మదరాసు ప్రభుత్వ వస్త్రవిధానం సరికాదు

కేంద్ర ప్రభుత్వ సమాధానం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7

కేంద్రశాసనసభలో ఈ క్రింది ప్రశ్నోత్తరాలు జరిగాయి.

ప్రశ్న: "మదరాసు రాష్ట్రంలోని మిల్లులకు తీసిపెట్టిన మరకదుళ్ళ లైసెన్సులు రద్దు చేయడంలేదని భారత ప్రభుత్వం చెప్పిందా?

రాజాజీ: అవును.

ప్రశ్న: అంటే పూర్వనిర్ణయం ప్రకారం అమరకదుళ్ళు మదరాసు రాష్ట్రమే వినియోగించుకుంటుందా?

రాజాజీ: అలాగే జరుగుతుందని నా విశ్వాసం.

రంగా: భారత ప్రభుత్వ నిర్ణయం చట్టవిరుద్ధమని, మదరాసు ప్రధానిచేసిన ప్రకటన మీకు తెలుసా?

రాజాజీ: అధికారయుతంగా ఏ ప్రకటనా రాలేదు. పత్రికల్లో అది ఉండొచ్చు. కాని ఆ అభిప్రాయాన్ని భారత ప్రభుత్వం అమోదించదు.

రంగా: అంటే మదరాసు, భారత ప్రభుత్వాలు ఫెడరల్ కోర్టుకు వెళతాయని అర్థం?

రాజాజీ: అంటే ఈ విషయంలో మదరాసు ప్రభుత్వ దృక్పథం పూర్తిగా తప్పు అని అర్థం?

మదరాసు ప్రధాని ప్రకటన

మదరాసు, ఫిబ్రవరి 8

ఈ విషయంలో మదరాసు ప్రధానిని చూడగా ఇలా అన్నాడు.

"మా వస్త్రవిధానాన్ని మహాత్మాగాంధీ బలపరచాడు, కాంగ్రెస్ అధ్యక్షుడు మాతో ఏకీభవించాడు. ఈ విషయం భారత ప్రభుత్వము మాకిచ్చే సమాధానం తర్వాత పరిష్కారం అవుతుంది."

అడ్వొకేటు జనరల్‌తో ఆలోచించి మదరాసు ప్రభుత్వం భారతప్రభుత్వానికి వ్రాయాలని కాంగ్రెస్ అసెంబ్లీపార్టీ నిర్ణయించినట్లు తెలుస్తున్నది.

చేనేత కాంగ్రెసు నాయకుల ఉపవాసం

అధికారులహామీపై విరమించారు

మద్రాసు, ఫిబ్రవరి

ఉత్తర మద్రాసు చేనేత కాంగ్రెసు నాయకులు ఇద్దరు మద్రాసు సెక్రటేరియటు ముందు నిన్నను ఉపవాసవ్రతం ప్రారంభించారు. నేతగాండ్రకు పంచిపెట్టేటందుకు మాస్టరువీవర్లకిస్తున్న నూలును వారు దొంగమార్కెట్లో అమ్ముకుంటున్నారు. గనక ఇకముందు నూలును సరాసరి నేతగాండ్రకు పంచాలనేది వారి కోరిక. ఇదివరకు ఈ విషయం అధికారులకు చెప్పుకొన్నా ఫలితం లేకపోవడంచేత వారు నిరశనవ్రతం ప్రారంభించారు. మద్రాసు కలక్టరు వారి కోరికలను గురించి ఆలోచిస్తామని హామీయిచ్చినమీదట, నేడు వారు ఉపవాసవ్రతం [illegible] చేసారు.

మోటారు పనివారి రాష్ట్రవ్యాప్త సమ్మె

ఫిబ్రవరి 25న ప్రారంభంకావచ్చు

మద్రాసు, ఫిబ్రవరి

అధికమైన జీతాలు, భత్యాలు, పనిపరిస్థితులు కోరుతూ రాష్ట్రంలోని మోటారు పనివారంతా ఫిబ్రవరి 25వ తేదీలోపున తమ కోరికలను యజమానులు అంగీకరించకపోతే సర్వవ్యాప్త సమ్మెచేస్తామని ప్రకటించారు.

దానిమీద ఇంతవరకుఎన్నిమార్లుకోరినా కదలని ప్రభుత్వం కార్మికుల పరిస్థితులను విచారించేటందుకు ఒక ఉపసంఘాన్ని నియమించింది. ఆరిపోర్టు వచ్చేవరకూ సమ్మె చేయవద్దనీ మోటారు కార్మికులను కోరుతూ ప్రకటన చేసింది.

కమ్యూనిస్టు నాయకుని అరెస్టు

కాలికట్, ఫిబ్రవరి

ఉత్తర మలబారు కమ్యూనిస్టు నాయకుడు కామ్రేడ్ మొయారత్ శంకరన్‌ తిరూర్ అరెస్టుచేయబడి వెల్లూరు తీసుకుపోబడినారు.

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, CPT Campus,
Taramani, Chennai - 600 113, India.

స్వాతంత్ర్యాన్ని సాధించేది నిరంకుశచట్టాలు కాదు

నెల్లూరు, ఫిబ్రవరి 6

నెల్లూరుజిల్లా కాంగ్రెసు కమిటీ సభ్యులు ముత్తరాజా గోపాలరావుగారు ఇలా వ్రాయుచున్నారు:

ప్రజాస్వామిక హక్కులను భంగపర చు వక్రమమైనది కాదని, కాంగ్రెసు గత సంవత్సరముదాగా ప్రభోధించియుండి అధికారము స్వీకరించిన పిమ్మట, ఇతర రాజకీయ పార్టీలను యిట్టి చట్టముంచే కట్టకట్ట చేయుటను స్వతంత్రముకొరే ప్రతి భారతీయుడు ఖండించక తప్పదు.

ఐక్య ప్రజాపోరాటమొక్కటే మార్గం

కాంగ్రెసువారందరూ ఎలుగెత్తి చాటుతున్నది యిదే

నెల్లూరు పట్టణ కాంగ్రెసు కార్యదర్శి

నెల్లూరు, ఫిబ్రవరి 6

నాయకులపైకి వుసిగొల్పుటచాలాఅన్యాయం. ఈ ఆర్డినెన్సు ప్రకారమే తమిళ కాంగ్రెసు ప్రముఖులు టి. నారాయణస్వామినాయుడు గార్ని అరెస్టుచేయుట చాలా శోచనీయం.

ఏర్పాటు చేసిన సభలను కూడా నిషేధించుట కాంగ్రెస్ హయాములో చాలా శోచనీయంగా కనబడుచున్నది.

వి. సి. రామనగౌడుగారిలా వ్రాస్తున్నారు:

ఇట్టి ఆర్డినెన్సులు సామ్రాజ్యవాదులకు దొంగవ్యాపారులకు, లంచగొండులకు సంతోషమును గలిగించునుగాని, స్వాతంత్ర్య పిపాసులకు ప్రజాసేవకులకు మాత్రంకాదు.

సాహిత్యసభ కూడా జరగకూడదట!

144 సెక్షన్‌తో బెజవాడ పోలీసుల ఇష్టారాజ్యం

పోలీస్ కానిస్టేబుల్‌పై యిన్స్పెక్టర్ దౌర్జన్యం

చిత్తూరుజిల్లా కాంగ్రెస్ సభ్యుడు

గుంటూరు జిల్లా కాంగ్రెసు సభ్యుడు

నెల్లూరు జిల్లా సోషలిస్టు నాయకుడు

ముస్లింలీగు శాసనసభ్యుని ఖండన

అనంతపురంజిల్లా కాంగ్రెస్ సభ్యుడు

తూర్పుగోదావరిజిల్లా కాంగ్రెస్ సభ్యుడు

చిత్తూరుజిల్లా కాంగ్రెసు సభ్యుడు

తాడిపత్రి తా॥ కాంగ్రెసు సభ్యుల తీర్మానం

బెజవాడ తాలూకా కాంగ్రెసు సభ్యుడు

అనంతపురంతాలూకా కాంగ్రెసు సభ్యుడు

పార్టీవిధికి ఉంగరం విరాళం

నెల్లూరు

పులివెందల తాలూకా

చల్లపల్లి జమీందారీలో కల్లోలాలకు కారకులెవరు?

నిరాధారమైన ప్రధాని ఆరోపణలకు సమాధానం

అసెంబ్లీలో ఆర్డినెన్సును సమర్థిస్తూ ప్రధాని చల్లపల్లి లంక రైతులను కమ్యూనిస్టులు రెచ్చగొట్టి భూముల ఆక్రమించుకొనేలా చేశారనీ, లంక భూముల అమ్మకానికి అద్దంతగిరి అశాంతికి కారకులయ్యారనీ ఆరోపించారు.

(1) చల్లపల్లి లంకపోరాటాలకు కారకులెవరో తెలియజేస్తూ దివితాలూకా రైతుసంఘ అధ్యక్షులు శ్రీ చంద్ర రామలింగయ్య బి. ఎ. యల్. యల్. బి కార్యదర్శి కె. కుటుంబరావుగార్లు పూర్తి వివరాలతో ఇచ్చినప్రకటనలు.

(2) ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షులు కేంద్ర యం. యల్. ఎ, ఆచార్యరంగా ...

భూమిని సాగుచేసి యుండలేదు. రైతులే సాగుచేస్తున్నారు. 1908 ఎస్టేటు ల్యాండు ఆక్టు ప్రకారంగూడ, ఆక్టుకు పూర్వం 12 సంవత్సరాలు జమీందారు స్వంత అరకలతో సాగుచేస్తేనేగాని అవితమకమతం భూములు కావు. కాబట్టి ఇంక ఆ భూములు శేరీలే. ఒకప్పుడు శేరీగా వున్నభూమి ఏకారణమువల్లనైన నూజమీందారుకు సంక్రమించినప్పటికీ, శిరిగిదానిలో రైతును ప్రవేశపెట్టినచో, ఆరైతునుతొలగించుటకు జమీందారుకు యెట్టి హక్కూలేదు. రైతుకు జిరాయితీ హక్కు యేర్పడుతుంది.

లంకరైతుల కోర్కెలు న్యాయమైనవేనని 'జన్మభూమి' పత్రికలో అక్టోబరు 14 వ తేదీన దివితాలూకా కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ వేములపల్లి నాగయ్యగారి ప్రకటన, తాలూకా కాంగ్రెసు వర్కింగ్‌కమిటీ సభ్యుడు శ్రీ పార్థసారధిశర్మగారి ... వ తేదీ ప్రకటన, తాలూకా కిసాన్ కాంగ్రెసు అధ్యక్షుని ...

అంతయు జమీందారువా?

రంగాగారి లేఖ

రైతులపై జమీందార్ల దురంతాలు

ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు తీర్మానం

ప్రజాసేవకులపై ఆర్డినెన్సు ప్రజాపీడకులకు స్వేచ్ఛ!

నానాటికీ జీవితం దుర్భరమౌతోంది

(మా విలేఖరి)

తెలుగురావుపాలెం, ఫిబ్రవరి 4

దివితాలూకా శ్రీకాకుళంగ్రామానికి చెందిన తమ్మన శాతయ్య (కొంగవ్యాపారంచేసినందుకు ఒకసారి జరిమానాకూడపడింది.) ఈ వ్యాపారస్తుడు, తన ఫ్యాక్టరీనుండి 66 బస్తాల పాలిష్‌చేసిన పాతపన్నబియ్యం ...

260 బస్తాల బియ్యం పట్టుబడ్డాయి

95 బస్తాల ధాన్యం దొరికింది

దొంగ కిరసనాయిలు కూలీలకు పంపకం

తెల్లకాగితాల దొంగవ్యాపారం

రేషన్ డిపోలో బియ్యం లేవు

కనిగిరి, ఫిబ్రవరి 2

కనిగిరినుండి వి. మస్తాన్‌ఖాన్‌గారిలా వ్రాస్తున్నారు:

తిండిలేక ఇద్దరు స్త్రీలు ఆత్మహత్య

5 నెలలు దాటి బోనసు చేత పడలేదు

బ్రిటిష్ లేబరుప్రభుత్వంపై పెట్టుబడిదారుల ఒత్తిడి

బొగ్గుకరువును అవకాశంగా తీసుకొంటున్నారు

లండన్, ఫిబ్రవరి 8

ఇంగ్లాండులో తీవ్రమైన బొగ్గుకరువు ఏర్పడింది. దేశంలోని ముఖ్యపరిశ్రమలను ప్రభుత్వపరం చేస్తున్న లేబరు ప్రభుత్వ కార్యక్రమాన్ని భగ్నం చేయడానికిసామ్రాజ్యవాద పెట్టుబడిదారులూ, కన్సర్వేటివ్‌పార్టీ వారూ ఈ కరువును అవకాశంగా తీసుకుంటున్నారు. ఈ విధంగా, విదేశాంగ విషయాల్లోనే కాకుండా, అంతరంగిక విషయాల్లో కూడా లేబరు ప్రభుత్వాన్ని తమ చెప్పుచేతల్లో ఉంచుకోవాలని వీరి పన్నాగం.

బొగ్గుపరిశ్రమను బ్రిటిష్ ప్రభుత్వం ఇటీవలనే ప్రభుత్వపరం చేసింది. ఇది కొంతరగా జరగాలని అభివృద్ధికరవర్గాలు చేసిన ఆందోళనను లెక్కచేయక ఎంతో కాలయాపన చేసింది.

ఈ అలక్ష్యాన్ని అవకాశంగా తీసుకొని బొగ్గు పరిశ్రమల యజమానులు, బుద్ధిపూర్వకంగా ఉత్పత్తిని తగ్గించారు. ఆ విధంగా, పరిశ్రమను ప్రభుత్వపరం చేసే సరికే కృత్రిమ కొరతను తెచ్చిపెట్టారు.

బొగ్గు పరిశ్రమను ప్రభుత్వపరం చేసినప్పటినుండీ దేశంలోని మోటారు మొదలయిన ఇతర పెద్దపరిశ్రమల యజమానులు మాకు బొగ్గు చాలడంలేదంటే, మాకు చాలదంటూ తమ పరిశ్రమలను మూసివేయడం ప్రారంభించారు. ఆ విధంగా ప్రభుత్వంపై పైన ఒత్తిడి కలిగించారు.

ఇంతలో, తగినంత బొగ్గు ఉత్పత్తి కాకముందే, ఇంగ్లాండులో విపరీతంగామంచు కురవ నారంభించింది. 50 ఏళ్ళలో ఇంతగా మంచు ఎప్పుడూ కురవలేదు. రాకపోకలన్నీ బందయిపోయాయి. దానితో ఏగనుల్లో బొగ్గు ఆ గనుల్లోనే నిలచిపోవలసి వచ్చింది. పరిశ్రమల్లోనూ ఇళ్ళల్లోనూ పూర్తిగా విద్యుచ్ఛక్తిమీదనే ఆధారపడవలసి వచ్చింది. ఇప్పుడున్న విద్యుచ్ఛక్తి పరిశ్రమ ఇంత ఒత్తిడిని తట్టుకోలేదని చెప్పి, ప్రభుత్వంవిద్యుచ్ఛక్తికి రేషనింగు పెట్టింది. కొన్ని పరిశ్రమలకువిద్యుచ్ఛక్తిసప్లయిపూర్తిగాఆపివేశారు. ఇళ్ళల్లో ఉదయం మూడు గంటలూ, మధ్యాహ్నం రెండుగంటలూ సప్లయిని ఆపివేస్తామని విద్యుచ్ఛక్తి, బొగ్గుశాఖ మంత్రిషిన్వెల్ ప్రకటించాడు.

ఇదంతా ప్రభుత్వపు అసమర్థతవల్లనే వచ్చిందంటూ కామన్సుసభలోవిన్న ఈడెన్ మొదలైన కన్సర్వేటివ్‌పార్టీ నాయకులు చిందులు తొక్కారు. షిన్వెల్‌ను తొలగించేటాచేసి, ఆ స్థానంలో కన్సర్వేటివ్ మనిషిని పెట్టించడానికికూడా చూస్తున్నారు. పరిశ్రమలను ప్రభుత్వపరంచేసే అభివృద్ధికర కార్యక్రమాన్ని ఈ విధంగా పూర్తిగా భగ్నం చేయించాలని వీరిఉద్దేశం.

షిన్వెల్ ఈవేళ పత్రికా విలేఖరులసభలో మాట్లాడుతూ కన్సర్వేటివ్‌ల దురుద్దేశాన్ని బయటపెట్టాడు. తాను రాజీనామా ఇవ్వబోవడం లేదన్నాడు.

రాజ్యాంగసభ సంస్థానాల ప్రాతినిధ్యంపై సంప్రతింపులు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8

రాజ్యాంగ నిర్మాణసభ నియమించిన రాయబారకమిటీ, నరేంద్రమండలి నియమించిన రాయబారకమిటీ రెండూ ఈ రోజు సంయుక్తంగా సమావేశమయ్యారు.

ఇరుపక్షాలవారు తమ తమ దృక్పథాలను తెలిపారు. తాము స్వతంత్రానికి వ్యతిరేకులు కాదుగాని, తమకు అర్హమైన స్థానముండాలని సంస్థానాధిపతులు చెప్పారట. అసలే నరేంద్రమండలి వేసిన రాయబారకమిటీని సంస్థాన ప్రజలందరూ తమకు ప్రతినిధి కాదని ప్రకటించారు. ఇది కేవలం సంస్థానాధిపతుల కమిటీయే కాబట్టి దీని భావాలు ప్రజలకు సంబంధించనవి కావనేది స్పష్టమే.

అఖిలభారత సంస్థాన ప్రజామహాసభ నియమించిన ఉపసంఘం మొన్న ఒక ప్రకటన చేస్తూ సంస్థానాధిపతులకు రాజ్యాంగసభలో స్థానమే లేదనిచెప్పింది.

ఈ రాయబారాలలో కొన్ని సంస్థానాల ప్రతినిధులు లీగు లేనిది రాజ్యాంగసభ దేశ ప్రతినిధి ఎలా అవుతుందని కూడ ప్రశ్నిస్తున్నారట. ఎలాగో తమ నిరంకుశ పాలనను నిలుపుకోవాలని వీరు చూస్తున్నారు.

ఈరోజు చర్చలలో ఇంకా ఏమీ తేలలేదు. రేపుకూడ సమావేశం జరుగుతుంది.

నరేంద్రుల గొంతెమ్మ కోర్కెలు

సంస్థానాధిపతులు కొన్ని ప్రధానాంశాలంటూ జనవరి 29 న ప్రకటించారు. వానిని దాటి ఏ మాత్రం పోరన్నట్లు తెలుస్తున్నది. వీరి కోర్కెలివి: సార్వభౌమాధికారాలన్నీ-భారత ప్రభుత్వానికిగాక తమకే సంక్రమించాలి. సంస్థానాధిపతులు యూనియన్‌కు అప్పగించిన కొన్ని అధికారాలుతప్ప మిగతవన్నీ సంస్థానాధిపతులకే ఉండాలి.

బరోడా ప్రత్యేక సంభాషణలు

బరోడా సంస్థాన, నరేంద్రమండలి రాయబార కమిటీలో చేర నిరాకరించింది. బరోడా దివాను సర్ బి. ఎల్. మిత్ర ప్రత్యేకంగా రాజ్యాంగసభ నియమించిన రాయబారకమిటీతో సంప్రతింపులు జరుపుతున్నారు. ఈ చర్చలింకా ముగియలేదు. నరేంద్రమండలి కమిటీలో ఎందుకు చేరలేదనగా మిత్రగారిలా అన్నారు:

"నరేంద్రమండలి మమ్మల్లను ఆహ్వానించింది కాని బరోడారాజాగారందుకు ఒప్పుకోలేదు. నరేంద్రమండలి కమిటీ సంస్థానాలకు ఏకైక ప్రతినిధికాదు.

"బరోడా ప్రతినిధులను ఎలా నియమించాలి అనేది చరిస్తున్నాము."

ఉపాధ్యాయుల కోర్కెలు మార్చి 1 లోగా తీర్చాలి

లేకపోతే పోరాటం తప్పదు

కృష్ణాజిల్లా టీచర్స్ గిల్డ్ తీర్మానం

బెజవాడ, ఫిబ్రవరి 8

కృష్ణాజిల్లా టీచర్లగిల్డు నేడు బెజవాడలో సమావేశమైంది. గుడివాడ హైస్కూలు ప్రధానోపాధ్యాయులు శ్రీ బి. శేషాచార్యులుగారు అధ్యక్షత వహించారు. వివిధ పాఠశాలలనుండి దాదాపు నాల్గువందలమంది ఉపాధ్యాయులు హాజరయ్యారు.

అధ్యక్షులు ప్రారంభోపన్యాసంలో, ఈనాడు ఉపాధ్యాయుల వేతనాల స్కేళ్ళ విషయంలో చూపిన అనాదరణను అన్యాయాన్ని పేర్కొన్నారు. ఇంతకాలంనుండి ఉపాధ్యాయులు తమకష్టాలను నివారించుకోడానికి చేసినకృషినీ,ఆందోళనమునీ వివరించారు.ఉపాధ్యాయులుచేసే రాయబారపద్ధతులన్నీ విఫలమయ్యే పక్షంలో 'ప్రత్యక్షపోరాటానికి' (డైరక్టుయాక్షన్) సిద్ధంకావాలని హెచ్చరించారు. కైకలూరు ప్రధానోపాధ్యాయులు, పునాదిపాడు ప్రధానోపాధ్యాయులు, అధ్యక్షునితో ఏకీభవించుతూ. అన్ని ప్రయత్నాలు విఫలమయిన పక్షంలో పోరాటానికి సిద్ధపడాలని హెచ్చరించారు. శ్రీ మునిమాణిక్యం నరసింహారావు, శ్రీ కొడాలి దామోదరయ్య, శ్రీ కొడాలి సుబ్బారావుగారలు, అర్జునరావుగారు 'ప్రత్యక్ష పోరాటం'తప్ప మరోవిధానం కనబడటంలేదని చెప్పారు. ఒక్కొక స్కూలుకు ఒకప్రతినిధి చొప్పున 30 మంది ప్రతినిధులు మాట్లాడారు. ఇందులో వల్లూరు మాత్రమే ప్రత్యక్ష పోరాటాన్ని ఎదిరించుతూ ఉపన్యసించారు. తక్కినవారంతా దీక్షతోను, ఐక్యతతోను ఉపాధ్యాయుల కోర్కెల నెరవేర్చుకోడానికి ప్రత్యక్షపోరాటం సాగించాలని అన్నారు.

సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల తరపున శ్రీ గోపాలరావుగారు తమ సంసిద్ధత తెలియజేశారు. ఉపాధ్యాయ పండితులు, డ్రిల్లు డ్రాయింగు మాష్టర్లు తమ ఐక్యత చాటారు. కమిటీ స్కూళ్ళ ఉపాధ్యాయుల కోరికలుకూడ నెరవేరేవరకు పోరాటం సాగిస్తామని హామీ ఇయబడింది.

ఎట్టి ప్రతికూలత లేకయే ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించబడింది. తీర్మాన సారాంశం యిది:

"ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన జీతాల స్కేళ్ళ లిస్టులో వున్న అవకతవక విధానాన్ని పూర్తిగా యీ సభవారు విరమించుతున్నారు. ఒకే విద్యార్హతగలవారికి యే డిపార్టుమెంటులో నున్ననూ సమాన జీతాలను ఇవ్వాలని కోరుతున్నాము.

"సౌతిండియా టీచర్సు యూనియన్‌వారు తీర్మానించినట్లు అన్నిప్రయత్నాలు విఫలమయ్యేపక్షంలో ప్రత్యక్షపోరాటం సాగించడానికి నిశ్చయించుతున్నారు. ప్రతిపాఠశాలనుండి ఒక్కొక్క ప్రతినిధిని తీసుకొని యాక్షన్ కమిటీ (కార్యచరణసంఘం) ఏర్పరచ గోరుతున్నారు. మార్చి 1 వ తేదీ లోపున ఉపాధ్యాయుల కోర్కెలు తీర్చనిచో ప్రత్యక్షపోరాటం ప్రారంభించాలని ఈసభ వారు నిశ్చయించుతున్నారు."

కాంగ్రెసైనాసరే ప్రభుత్వమైనాసరే లెక్కచేయమని

మిల్లుయజమానులు

కోయంబత్తూరు, ఫిబ్రవరి 7

కోయంబత్తూరుజిల్లా టెక్స్టయిల్ వర్కర్సు యూనియన్ (కాంగ్రెసు) అధ్యక్షుడు కె. వి. తిరువెంగడన్‌గారు యిట్లాగ ప్రకటిస్తున్నారు:

"కోయంబత్తూరుజిల్లా టెక్స్టయిల్ పనివారు సమ్మెచేయక తీరనిపరిస్థితులు కల్పించబడ్డాయి. కార్మికులయొక్క అతిసాధారణమయిన కోరికలను మిల్లుయజమానులచే అంగీకరింప చేయడానికై నెలలతరబడి ప్రయత్నించాము. ఫలితం లేకపోయింది. చివరకు 1947 జనవరి 13 న సమ్మె ప్రారంభిస్తామని యజమానులకు సమ్మెనోటీసు ఇవ్వవలసివచ్చింది. తమిళనాడు కాంగ్రెసుకమిటీ అధ్యక్షులు శ్రీ కామరాజనాడార్ కార్మికులను ఆపుచేశారు. అప్పుడు సమాధానం కుదిర్చేటందుకై ప్రధాని ప్రకాశంగారు కలగచేసుకొన్నారు. మూడుమారులు ప్రధాని కామరాజనాడార్, మిల్లు యజమానులు, కార్మికులు సంప్రదించారు. ప్రతిమారు సమ్మెను వాయిదావేయడానికి కార్మికులంగీకరించారు. వారికి సమ్మెచేయడం ప్రధానం కాదు; తమ కోరికలు నెరవేరడమే వారికి కావలసింది.

"ఫిబ్రవరి 1 న ఆఖరు పర్యాయం అందరూ కలుసుకున్నాం. ఆ సమావేశంలో మిల్లు యజమానులు కార్మికుల ప్రతినిధులతో నరాసరి మాట్లాడుతామనే మాట చెప్పారు. కాని ఆ సమావేశంవలన కూడా లాభంలేకపోయింది. కాంగ్రెసైనాసరే, ప్రభుత్వమేనాసరే ఎవరు చెప్పినా మాకేమీ లెక్కలేదన్నారు. మిల్లు యజమానులు, ఒత్తిడికి లొంగబోమన్నారు. సమ్మె బెదరింపు తీసేస్తే కార్మికుల కోరికలను గూర్చి తిరిగి ఆలోచిస్తామన్నారు.

"బట్ట, నూలు సమస్య ఇంత తీవ్రంగా వున్న రోజుల్లో సమ్మెచేయక తప్పని పరిస్థితిలో కార్మికులున్నారు."

శ్రీ ప్రజాపరిషత్తుకు కమ్యూనిస్టు అధ్యక్షుడు

రోమ్, ఫిబ్రవరి 8

శ్రీ డెరాసిని అనే కమ్యూనిస్టు ఈవేళ ఇటలీ ప్రజాపరిషత్తు అధ్యక్షుడుగా ఎన్నుకోబడ్డాడు. పరిషత్తు సమావేశానికి హాజరయిన 436 ప్రతినిధుల్లో ... మంది ఆయనకి వోటుచేశారు. ఇటలీ శాసనసభకు కమ్యూనిస్టు అధ్యక్షుడవడం ఇదే మొదటిసారి. ప్రజాపరిషత్తు అధ్యక్షునికి ఇటలీ రిపబ్లిక్ ఉపాధ్యక్షుని హోదాకూడ ఉంటుంది.

అంబర్టో టెర్రాసిని 51 ఏళ్ళవృద్ధ, న్యాయవాది. ముసోలినీ ఫాసిస్టు రాక్షస పరిపాలనలో 16 సంవత్సరాలపాటు జైలుగోడల్లో మ్రగ్గాడు.

ఒడంబడికను భగ్నం చేయడానికి డచ్చి పన్నాగం

లండన్, ఫిబ్రవరి 7

"డచ్చి - ఇండోనీషియా ఒడంబడికకు భంగంకలిగించే పరిస్థితులు ఏర్పడ్డాయి," అని ఇండోనీషియా ప్రధాని షారీర్ తెలిపాడు.

"లింగడ కుదిరిన ముసాయిదా ఒడంబడికను డచ్చి మంత్రులు, వారికి తోచినట్లు మార్పులు వ్యాఖ్యానాలనుకూడ ముసాయిదాలో చేర్చాలని డచ్చి రాయబారవర్గం పట్టుబడుతూంది. అలా చేస్తే ఒడంబడిక అర్థమే మారిపోతుంది. దీనికి మేమంగీకరించలేము," అని షారీర్ తెలిపాడు.

ఒకవైపున సంప్రతింపులు జరుగుతూండగానే, మరోవైపు డచ్చి మిలిటరీ అధికారులు అడుసుగ సేవలను చేరవేస్తున్నారని ఇండోనీషియా పత్రికలు బయటపెడుతున్నాయి.

వియట్‌నామ్‌లోని ఫ్రెంచి హైకమీషనరును వెనక్కుపిలిచారు

పారిస్, ఫిబ్రవరి 7

ఫ్రాన్సులో నూతన మంత్రివర్గం అధికారంలోకి రావడంతో వియట్‌నామ్‌పట్ల వైఖరి మారే సూచనలు కనబడుతున్నాయి.

వియట్‌నామ్‌పై యుద్ధాన్ని రెచ్చగొట్టడానికి ముఖ్యకారకుల్లో ఒకడయిన అడ్మిరల్ డి ఆర్జెన్లోను వెంటనే పారిస్‌రమ్మని ఫ్రెంచి ప్రధాని రెమోడియర్ ఈవేళ టెలిగ్రాం పంపాడు. ఇతను తిరిగి ఇండోచైనాకెళ్ళడని విశ్వసనీయంగా తెలుస్తున్నది.

ఇతను తనపదవికి రాజీనామా ఇచ్చేయవచ్చునని కూడా ఒకవార్త.

ఈ అర్జెన్లో, ఫ్రెంచి ప్రభుత్వంతో సంప్రదించకుండా కొచ్చిన్ చైనాను ఇండోచైనా నుండి విడదీసి, ఒక స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాడు.

ఇండోచైనా భద్రతాసంఘానికి ఫిర్యాదు చేస్తుందేమో అనే భయం కూడా ఫ్రెంచి అధికారవర్గాల్లో వ్యాపిస్తున్నది.

రైతునాయకుని అరెస్టు

బెగూసరాయ్, ఫిబ్రవరి 7

నేడు పోలీసులు బెగూసరాయ్ కమ్యూనిస్టుపార్టీ ఆఫీసుపై దాడిచేసి కామ్రేడ్ బ్రహ్మదేవసింగ్‌ను అరెస్టుచేశారు. ఈయన మాంఘీర్ జిల్లా కిసాన్ సభకు అధ్యక్షుడు. మాంఘీర్ సబ్‌డివిజన్‌లో మక్తాలు తగ్గించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళన సందర్భంలో ఈయనను అరెస్టుచేశారు.

కాలవ పట్వారీల సమ్మె

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8

ఫిబ్రవరి 1 వ తేదీనుండి ఉత్తరయమునా కాల్వకింది గుమాస్తాలు 400 మంది సమ్మె చేస్తున్నారు. వారంతా ఫిబ్రవరి 8 వ తేదీన, న్యూఢిల్లీ పబ్లిక్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆఫీసులో తమదస్త్రాలు వప్పజెప్పబోయారు. కాని ఆయన ఆ రికార్డులను వప్పజెప్పుకొనడానికి నిరాకరిస్తే ఆఫీసు ముందర పైలాయింపు సమ్మె ప్రారంభించారు. చివరకు ఇంజనీరు రికార్డులను పొప్పజెప్పుకున్నారు.

అదనం జెంజీతం 88 రూపాయలు కావాలనీ, ఇంటి అద్దె అలవెన్సు, గుర్రపు అలవెన్సు, పెన్షను మొదలగు సౌకర్యాలు కావాలని నాలుగునెలలనుండి ఆందోళన చేస్తున్నారు.

గాజుల్లంక రైతులపై జమీందారు కుట్ర

(మా విలేఖరి)

గాజుల్లంక, ఫిబ్రవరి 8

దల్లపల్లి జమీందారీ తొత్తులు గాజుల్లంక మొదలైన గ్రామాలపై గావించుతున్న దౌర్జన్యాలు పాఠకులకు విదితమే. శ్రీకాకుళంలో విడిదిచేసిన పోలీసులు కూడ అర్డినెన్సురాకతో మిక్కిలివిడిగా ప్రవర్తించుతున్నారు. దల్లపల్లి పోకిట్లుగ ప్రవర్తిందుతున్నారు. తెలుగురావుపాలెంలో ఇండ్లలో దొరకని సామాన్లు తీసుకుపోవడం, శ్రీకాకుళంలో గింగరు దుండులు అమ్ముకోనివ్వరు రైతులనుండి రాకపోవడం మొదలైనవిషయాలు పాఠకులకు తెలిసినవే.

ఉంటల్లంకలోఉన్న పోలీసుల అసభ్య ప్రవర్తన మూలంగా హరిజన యువతులు పొలంలో పుల్లలు ఏరుకోడానికి వెళ్ళడానికి కూడ జంకుతున్నారు. ఇన్ని బాధలు పడుతున్న రైతులు ఐక్యతతో జమీందారు దుండగాలను ప్రతిఘటించుతున్నారు.

జమీందారు తన ఆటలు సాగక కుట్రలకు పూనుకొంటున్నాడు. ఏదో ఒక చావడి చేయించో, పనుల ఇండ్లకో, అక్కడో నిప్పుపెట్టో గాజుల్లంక రైతులను, వారి నాయకులను ఆ కేసులలో ఇరికించాలని చూస్తున్నాడు. కేసులలో రైతులను దించి పెట్టి అణచివేయాలని జమీందారు యత్నం.

ఇదివరలో ఇలాంటి ప్రయత్నం ఒకటి జరిగింది. గతనెలలో తెలుగురావుపాలెం ఆసామి కొడాలి రామయ్యగారి కుప్పకు నిప్పుపెట్టబడింది. రామయ్యగారు, ఆయన దగ్గరున్నవారు అదేదోమంట కాబోలు అనుకుంటూ ఊరుకొన్నారు. అక్కడనే ఉన్న జమీందారుముఠా మాత్రం ముందుగానేవచ్చి, "మీ కుప్పను కమ్యూనిస్టులు తగలెట్టారు" అని అన్నారు. ఆ ఆసామి విషయం తెలుసుకొన్నాడు. వాళ్ళ కుట్రను గ్రహించాడు. 'పోలీసోయుంటిరే' అని కొంత విరుత్సాహపడి కూర్చున్న సమయంలో కమ్యూనిస్టులు చాలమందిని ప్రోగుచేసి కుప్పను ఆర్పివేశారు. కమ్యూనిస్టులు, గాజుల్లంక రైతులు కుప్ప తగులబెట్టినట్లు రిపోర్టు ఇయమని జమీందారీ ముఠా ఆ ఆసామిపై ఒత్తిడి తెచ్చారు. కాని ఆయన నిరాకరించాడు.

ఇలాంటి కుట్రలను, దౌర్జన్యాలను ప్రతిఘటించి, తమ హక్కులను నిలబెట్టుకోడానికి లంక రైతులు దృఢనిశ్చయులైయున్నారు. దౌర్జన్యాలు సాగించే పోలీసులపైన, కుట్రలు పన్నే జమీందారూ, జమీందారీ ముఠాపైన, ప్రకాశంగారు కఠినచర్య తీసుకోవాలి.

మోటారు కార్మికుల అఖండ విజయం

గుడివాడ, జనవరి 8

ఈనెల 1 వ తేదీన అర్ధరాత్రి నుండి గుడివాడ - ఏలూరు, గుడివాడ - బందరు, పామర్రు-ఉప్పుటేరు-బంటుమిల్లి మొదలగు లైన్ల మోటారుకార్మికులు సమ్మె సాగిస్తున్నారు. యజమానులు, అధికారులు, సమ్మెను భగ్నముచేయవలెనని చేసిన ప్రయత్నములు విఫలమైనవి. చివరకు యజమానులు కార్మికుల న్యాయమైన కోర్కెలు అంగీకరించక తప్పిందికాదు. నిన్నటినుండి కార్మికులు పనులలో ప్రవేశించారు. కార్లు లైన్లమీద యధాప్రకారముగా నడుస్తున్నాయి.

Edited, Printed & Published by Katragadda Rajagopala raojat the Prajasakti Press, Moghalrajapuram, Bezwada. Consulting Editor: M. Chandrasekhara Rao

END OF ISSUE